నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
1
కరీంనగర్
ఆదివారం | ఫిబ్రవరి 09, 2025 | www.navatelangana.com

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్

నవతెలంగాణ - కరీంనగర్


మాట్లాడుతున్న గజ్జెల శ్రీకాంత్

రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ అన్నారు. శనివారం నగరంలో మంకమ్మతోటలోని జిల్లా కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా కానీ విద్యారంగానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యారంగానికి 15 శాతం రాష్ట్ర బడ్జెట్లో నిధులు ఇస్తామని చెప్పి మాట తప్పి విద్యారంగానికి కేవలం 6శాతం మాత్రమే కేటాయిస్తున్నారని విమర్శించారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతన్నారని.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. సంవత్సరకాలం గడిచినా కానీ ఇంతవరకు విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో 16 మండలాలు ఉంటే ఒక్క మండలానికి కూడా రెగ్యులర్ ఎంఈఓ లేని పరిస్థితి ఉందన్నారు. తక్షణమే ఖాళీగా ఉన్న ఎంఈఓ, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. శాతవాహన యూనివర్సిటీలో దాదాపు 40పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తక్షణమే పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా వాసి బీసీ సంక్షేమ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నా బీసీ కళాశాల హాస్టల్‌లో అన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని వాపోయారు. వాటిని ఇంతవరకు సందర్శించింది లేదని అన్నారు. తక్షణమే జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు నాగుల శ్రీజ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్కతురీ షాక్, నాయకులు శివ, కవిత, అంజలి పాల్గొన్నారు.





'పంచాయతీ'కి ముందే ప్రాదేశిక సమరం!

ఈ నెల 15తరువాత మోగనున్న ఎన్నికల నగారా

- పోలింగ్ సిబ్బంది, వారికి శిక్షణపై తేదీలవారీగా మార్గదర్శకాలు
- పార్టీ గుర్తులతోపాటు ఫ్రీ సింబల్స్‌ను ప్రకటించిన ఎన్నికల సంఘం
- ఆయా ప్రధాన పార్టీల్లో నేతలప్రసన్నానికి ఆశావహుల యత్నం
- అధికార పార్టీలోకేడర్‌కు సూచనలతో కూడిన వాట్సప్ మెసేజీలు
- గెలుపు దిశగా ప్రజలతో కలిసిపోయేలా పలుఅంశాల్లో సలహాలు

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల కంటే ముందే 'ప్రాదేశిక' ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. గ్రామపంచాయతీ ఎన్నికలకు ముందే ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకు ఈనెల 15వరకు పోలింగ్ కేంద్రాల తుదిజాబితా ప్రకటించి మరీ ఆ వెంటనే ఎన్నికల నగారా మోగించనున్నట్టుతెలుస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీల గుర్తులతోపాటు ఫ్రీసింబల్స్‌ను సైతం ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆయా ప్రధాన పార్టీల్లో నేతల ప్రసన్నానికి ఆశావహుల యత్నాలు మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికే 'స్థానిక'ంలో సత్తా చాటేలా అధికారపార్టీ కేడర్‌ను సన్నద్ధం చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమపథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తూనే ఓటర్లతో మెదులుకోవాల్సిన అంశాలపై పలు సూచనలతో కూడిన మెసేజీను వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసింది.

నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి

గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది గడుస్తుండగా, మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవీ కాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నది. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలు, పెరిగిన ఓటర్లను బట్టి ఆయా మండలాల్లో ఎంపీటీసీ స్థానాల సవరణ పూర్తి కావచ్చింది. ఉమ్మడి జిల్లాలో జగిత్యాలలో కొత్తగా ఏర్పాటు అయిన రెండు మండలాలు, పలు పట్టణాల్లో విలీనమైన గ్రామాల లెక్కలన్నీ తీసి తుది స్థానాలను ప్రకటించబోతోంది. గత ఎన్నికల ప్రకారం ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో గతంలో 18 మండల పరిషత్‌లు ఉండగా... కొత్తగా బీమారం,ఎండపల్లి మండలాలు ఏర్పడి ఆ సంఖ్య 20కి చేరింది. మొత్తంగా ఈ జిల్లాలో 214 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఇప్పుడు 227కు చేరింది. పెద్దపల్లి జిల్లాలో 14 మండలాలు ఉండగా రామగుండం మినహా మిగతా 13 మండలాలు రూరల్ ప్రాంతాలుగా ఉన్నాయి. వీటి పరిధిలో 140 ఎంపీటీసీ స్థానాలకు, 13 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజన్నసిరిసిల్లజిల్లాలో 12 జడ్పీటీసీ స్థానాలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలు, 130 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

లీడర్లను ప్రసన్నం కోసం ఆశావహుల ప్రయత్నం

మరో కొద్దిరోజుల్లోనే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుందనే సంకేతాలు రావడంతో ఆశావహులంతా ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ పార్టీకి విధేయులు, పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. ఈక్రమంలో కొందరు ఎమ్మెల్యేలు డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు, తర్వాత చాలామంది బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేశారు. ఆ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు వారికి టిక్కెట్ల హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సర్కార్ తాజా నిర్ణయంతో ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్ముకొని ఉన్న వారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యమిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న ఆలోచనలో ఎమ్మెల్యే జిల్లా నాయకులు పడ్డారు.

అధికార పార్టీలోకేడర్‌కు సూచనలతో కూడిన వాట్సప్ మెసేజీలు

గ్రామంలోని మహిళలు, పురుషులు, యువతతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలని, పట్టణాల్లో ఉన్నవారిని ఫోన్ లేదా ప్రత్యక్షంగా కలవాలని చెబుతోంది. అనవసరంగా పంచాయతీలకు వెళ్లకూడదని, మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించింది. గ్రామ అధికారుల మొదలు కలెక్టర్‌వరకూ ఫోన్ నెంబర్లు సేకరించుకుని అభ్యర్థులు ప్రతి వార్డులోని ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలపై అవగాహన కల్పించి పరిష్కారం చూపాలనే పలు సూచనలతో వాట్సప్ మాధ్యమాల్లో కేడర్‌కు దిశానిర్దేశనం చేస్తున్నారు. ఇదే సమయంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీ కాగా, రైతు భరోసా పథకం ఆరంభం అయ్యింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్, రూ.500లకే సబ్సిడీ వంట గ్యాస్, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సదుపాయం కల్పించారు. గత నెల 26న ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను ఆరంభించారు. ఈ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకవెళ్లని కారణంగా రావాల్సిన మైలేజీ రావడం లేదు' అనే అభిప్రాయాలనూ జోడించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన అంశాలపై విస్తత ప్రచారం చేయాలని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

పోలింగ్ కేంద్రాల షెడ్యూల్ విడుదల... ఫైనల్‌కానున్న పోలింగ్‌సిబ్బంది

ఈనెల 11న పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటించి 13వ తేదీలోపు ఆయా కేంద్రాలపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 13వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 14న పోలింగ్ కేంద్రాలపై వచ్చే అభ్యంతరాలు పరిష్కరించి తుది జాబితాను కలెక్టర్లు ఆమోదించనున్నారు. మర్నాడు ఈనెల 15న పోలింగ్ కేంద్రాల తుది ప్రకటన చేయనున్నారు. దీనికంటే ముందే ఆయా కేంద్రాల జాబితాను స్వయంగా మండల స్థాయి అధికారులు పరిశీలించి ఆ భవనాలు ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉంటాయో లేదో పరిశీలించాలని సూచించింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఈనెల 10వ తేదీలోపు ఖరారు చేయాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీరికి శిక్షణ ఇచ్చేందుకు టీవోటీ(ట్రైనర్స్ ఆఫ్‌ట్రైనీస్)లు, మాస్టర్ ట్రైనీస్‌లకు శిక్షణ పూర్తి చేసింది. జిల్లాల్లోని రిటర్నింగ్ అధికారులకు వీరు శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇస్తారు. ఈ నెల 12వ తేదీలోపు లోపు రిటర్నింగ్‌అధికారులకు, 15 లోపు పీవోలు, ఏపీవోలకు శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.ఇదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల సింబల్స్‌తో పాటుగా మరో 30 ఫ్రీ సింబల్స్‌ను కేటాయించింది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసే వారు ఎయిర్ కండిషనర్, ఆపిల్, పండ్ల బుట్ట, బెల్ట్, బైనాక్యులర్స్, కెమెరా, క్యారమ్‌బోర్డు, చపాతీ రోలర్, కోటు, ఫుట్‌బాల్ ఆటగాడు ఇలా మొత్తం 30 ఫ్రీ సింబల్స్‌లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. ఒకే గుర్తును ఇద్దరు ఎంపిక చేసుకుంటే డ్రా విధానంలో ఎంపిక చేస్తారు.

మత్స్య గిరీంద్రస్వామి కల్యాణ మహోత్సవం



నవతెలంగాణ - శంకరపట్నం

శంకరపట్నం మండలం, కొత్తగట్టు గుట్టపై మత్స్యగిరీంద్ర స్వామి కల్యాణోత్సవం శనివారం నిర్వహించారు. వేద పండితుడు శిబిరాల రామకృష్ణమాచార్య, ఆది అర్చకుడు శేషమురళీధరచార్యులు శేష మాధవచార్య ఆధ్వర్యంలో నిర్వహించారు. వరుడు తరుపున వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన విడపు వంశాస్తులు పుస్తెమట్టలు తీసుకురాగా ఆలయ అర్చకులు, ధర్మకర్తల మండలి ఎదుర్కోల్ కార్యక్రమం కల్యాణం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఆలయ చైర్మన్ ఉప్పుగల్ల మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు గోపగాని బసవయ్యగౌడ్, హుజురాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఏపీఓ శారదా, ఈవో సుధాకర్, తాడిచెర్ల తిరుపతి పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల ప్రచారం


అవగాహన కల్పిస్తున్న అధ్యాపకులు

నవతెలంగాణ - చొప్పదండి

మండలంలోని రాగంపేట, ఆర్నకొండ, చొప్పదండి, వెదురుగట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శనివారం చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు సందర్శించి అడ్మిషన్లపై ప్రచారం నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి, 2025-26 సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్థులకు సూచించి కళాశాలలో వసతుల గురించి విద్యార్థులు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.శరత్ బాబు, అధ్యాపకులు శరత్‌చంద్రప్రకాష్, మనోహర్‌స్వామి, కొండయ్య, ఐలయ్య, భరణి, సబితారాణి, అనితశ్రీనివాస్, రాజేందర్‌రెడ్డి, రాజమౌళి పాల్గొన్నారు.

మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలుగా కాల్వ స్వప్నమల్లేశం

నవతెలంగాణ - తిమ్మాపూర్


నియామక పత్రం అందజేస్తున్న రాష్ట్ర అధ్యక్షురాలు

మహిళ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షురాలుగా అలుగునూర్‌కు చెందిన కాల్వ స్వప్నమల్లేశంను నియమించినట్లు జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని కాల్వ స్వప్నమల్లేశంకు అందజేసినట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన డిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి, తిమ్మాపూర్ మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎల్లంపల్లి నీటితో గుండి చెరువు నింపాలి

ఎమ్మెల్యేకు రైతుల వినతి

నవతెలంగాణ - రామడుగు


ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేస్తున్న రైతులు

ఎల్లంపల్లి నీటితో గుండి చెరువు నింపాలని గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన రైతులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గుండి చెరువు నింపితే వ్యవసాయ బావుల్లోకి నీరు చేరి, ఆయకట్టు రైతులు వేసవి పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి కాలువ ద్వారా గుండి చెరువు నింపేందుకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. అనంతరం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన జాలి మల్లారెడ్డి భార్య అనారోగ్యంతో చనిపోయి, వారి ఇద్దరి పిల్లల పరిస్థితి బాగాలేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా,ఎారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసి,వారి చదువుకు ఆర్థికంగా సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో గోపాల్‌రావుపేట ఏఎంసీ వైస్ చైర్మన్ సత్యంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జవ్వాజి హరీష్, నాయకుడు ఎడవెల్లి నరెందర్‌రెడ్డి పాల్గొన్నారు.

తప్పుల తడకగా కులగణన

మున్నూరుకాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య

నవతెలంగాణ - కరీంనగర్


మాట్లాడుతున్న కొండ దేవయ్య, చల్ల హరిశంకర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన పూర్తిగా తప్పుల తడక అని మున్నూరుకాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు. శనివారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షలమంది కాపులున్నప్పటికీ కేవలం 13లక్షలా 60వేలు మాత్రమే ఉన్నట్లుగా చూపించడం సరికాదన్నారు. మున్నూరుకాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ మాట్లాడుతూ.. సమగ్ర సర్వే సరిగ్గా నిర్వహించలేదని, బీసీ కులగణన పూర్తిగా తప్పని, ప్రస్తుత సర్వేలో 15 లక్షల మందిని తగ్గించి చూపించారని ఆరోపించారు. బీసీలు రాజకీయంగా ఎదుగుతున్నారనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వివక్ష చూపుతుందన్నారు. సర్వే తిరిగి చేయాలని లేని పక్షంలో ఇందిరా పార్కు వద్ద భారీఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, నాయకులు ఆవుల శ్రీనివాస్, మ్యాడం శివకాంత్, మహేష్, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.

ఆడబిడ్డలకు మాజీ వైస్ ఎంపీపీ భరోసా

పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5016డిపాజిట్

46 మందికి అందజేత

నవతెలంగాణ - తిమ్మాపూర్


ఫిక్స్ డిపాజిట్ చెక్కులను అందజేస్తున్న మాజీ వైస్ ఎంపీపీ వీరారెడ్డి

మండలంలోని రేణికుంట గ్రామంలో మా ఊరు మహాలక్ష్మి పథకం ద్వారా 16మంది ఆడపిల్లలకు మాజీ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి రూ.5016ఫిక్స్ డిపాజిట్ చేసిన చెక్కులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌విఆర్ (ల్యాగల వీరారెడ్డి) భరోసా ద్వారా 2022 సంవత్సరం నుండి రేణికుంట గ్రామానికి చెందిన కుటుంబంలో కూతురు జన్మిస్తే రూ.5016 ఫిక్స్ డిపాజిట్ చేసి కుటుంబాలకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఆడపిల్ల పుడితే భారం కాదని, ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని అందరూ భావించాలని కష్టంగా కాకుండా ఇష్టంగా పెంచాలని అన్నారు. ఆడపిల్ల పుట్టిందని ఎవరు ఇబ్బందిగా భావించవద్దని తన సొంత ఖర్చులతో గ్రామంలో పుట్టిన గతంలో 30 మంది ఆడబిడ్డలకు చెక్కులను అందించినట్టు తెలిపారు. ఇది నిరంతరం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎలుక అంజనేయులు, ల్యాగల దేవేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బొమ్మగాని నారాయణ పాల్గొన్నారు.

మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుంటి స్వరూప

నవతెలంగాణ - చొప్పదండి



మహిళా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన గుంటి స్వరూపశ్యామ్‌కు రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు, జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న శనివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియామకపత్రాన్ని అందజేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని, తన నియమకానికి సహకరించిన, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రాష్ట్ర అధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షురాలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రశాంతంగా జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష


పరిశీలిస్తున్న విద్యాలయ ప్రిన్సిపాల్

నవతెలంగాణ - చొప్పదండి

చొప్పదండి మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతులలో పరిమిత సీట్లకు శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 12 సెంటర్లలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష జిల్లా కలెక్టర్, చైర్మన్, డిఇఓ సహకారంతో ప్రశాంతంగా జరిగినట్లుగా విద్యాలయ ప్రిన్సిపాల్ పడమటి మంగతాయారు తెలిపారు. 9వ తరగతిలో 1278 మంది విద్యార్థులకు 1021 మంది, 11 తరగతిలో 1340 విద్యార్థులకు 802 మంది హాజరైనట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.

తాత్కాలిక నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

నవతెలంగాణ - తిమ్మాపూర్ : మండలంలో ఎల్ఎండి కాలనీలోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ డైట్‌లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది తాత్కాలికంగా నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీరామ్ కొండయ్య ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో బోధించే విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులు, కళా విద్యలు ఖాళీలు ఉన్నాయని, ఉర్దూ మాధ్యమంలో సైకాలజీ లేదా ఫిలాసఫీ సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులలో ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా డైట్ కళాశాల ఎల్ఎండిలో నిర్మిత నమూనాలు దరఖాస్తు పూరించి ధ్రువీకరణ పత్రాలు జతపరచాలని పేర్కొన్నారు.

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

నవతెలంగాణ - తిమ్మాపూర్



తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్- 2025 క్రికెట్ టోర్నమెంట్‌ను బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి దేవెందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పురమల్ల శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. అధ్యక్షురాలు సీతా మాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నడిమెట్ల గణేష్, వైస్ ప్రెసిడెంట్ లోకిని కుమార్, సదన్ యాదవ్, అనిత రాజ్, రాంరెడ్డి, వాయు కుమార్, స్వరూపరాణి, కోశాధికారి కనపర్తి శ్రీనివాస్, కలర్ సత్తన్న, సభ్యులు పాల్గొన్నారు.

నవతెలంగాణ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్

నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం



యంగ్ డైనమిక్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ తన కార్యాలయంలో శనివారం నవతెలంగాణ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవతెలంగాణ దినపత్రిక యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియ జేశారు. ప్రజల పక్షాన నిలబడి నిక్షేపపాతంగా వార్తలను అందించే ఏకైక పత్రిక అని కొనియాడారు. నవతెలంగాణ క్యాలెండర్ చాలా బాగుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డబ్బా మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలి



నవతెలంగాణ- మల్యాల

ఇటీవల వరంగల్‌లో జరిగిన బీసీ యుద్ధ భేరిలో రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని మల్యాల రెడ్డి ఐక్యవేదిక నాయకులు మల్యాల సర్కిల్ సిఐ నీలం రవికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు.

కొండగట్టులో సర్దార్ రవీందర్‌సింగ్ పూజలు



నవతెలంగాణ- మల్యాల

మండలంలోని కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో కరీంనగర్ మాజీ మేయర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామికి ముడుపు కట్టారు.అనంతరం ఆలయ అర్చకులు రవీందర్‌సింగ్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఎమ్మెల్యే పరామర్శ



పరామర్శిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్

నవతెలంగాణ-జగిత్యాలటౌన్

జగిత్యాల పట్టణంలో గోవిందుపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉప్పరి గంగయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పట్టణంలో హెలికాప్టర్ చక్కర్లు

నవతెలంగాణ-జగిత్యాల టౌన్

పట్టణంలో హెలికాప్టర్ చెక్కర్లు కొడుతుండటం ప్రజలు ఆసక్తిగా తిలకించారు. హెలికాప్టర్ ఇండ్లకు దగ్గరగా వెళ్లడంతో పిల్లలు కేరింతలు వేశారు. పట్టణంలో భూముల వివరాలు, భవనాల సంఖ్య, ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా ఉండాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 20 మున్సిపాలిటీలు ఎంపిక చేయగా అందులో పైలెట్ ప్రాజెక్టు కింద జగిత్యాల ఎంపికైంది. ఈ నేపథ్యంలో అధికారులు హెలికాప్టర్ ద్వారా పూర్తి సర్వే చేసి నక్ష రూపొందించి బోర్డర్లు గుర్తించనున్నారు.

ఆహ్వాన పత్రిక అందజేత

నవతెలంగాణ-జగిత్యాలటౌన్

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను ఎమ్మెల్యే క్వార్టర్‌లో కలిసి జగిత్యాల పట్టణంలో శంకులపల్లి, ఎస్.కె.ఎన్.ఆర్ డిగ్రీ కాలేజీ దగ్గర గల నల్ల పోచమ్మ బోనాల జాతరకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను జగిత్యాల పట్టణ మహేంద్ర మేదరి సంఘం సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏనుగుల రాజు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

నవతెలంగాణ-కోరుట్ల

పట్టణంలో ఉన్న మసీదుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ సురేష్‌బాబు సూచించారు. శనివారం స్థానిక పోలీసు స్టేషన్‌లో మసీదుల ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి మసీదులో విడిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానమని అన్నారు. ప్రతి ఒక్క మసీదులో సీసీ కెమెరా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీకాంత్, మసీదు, ఇన్‌చార్జి పాల్గొన్నారు.

జిల్లా సమీకృత కార్యాలయాల్లో కలెక్టర్ తనిఖీ



నవతెలంగాణ-జగిత్యాలటౌన్

జిల్లా సమీకృత కార్యాలయాల్లోని పలు శాఖల విభాగాల్లో కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల కార్యాలయాల్లో ముందుగా హాజరు రిజిస్టర్లు పరిశీలించి ఉద్యోగులు సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. ప్రతి శాఖ కార్యాలయాలను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు, సిబ్బంది నిత్యం పనివేళల్లో అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట కలెక్టరేట్ పరిపాలన అధికారి హనుమంతరావు పాల్గొన్నారు.

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం



ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్, వేముల కుర్తి గ్రామాల్లో ఇటీవల మరణించిన పలు బాధిత కుటుంబాలను కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ శనివారం పరామర్శించారు. వారి కుటుంబాలను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జోగిరం వంశీ మంజూరైన రెండు లక్షల రూపాయల విలువ గల ఎల్‌ఓసి చెక్కును బాధితునికి ఎమ్మెల్యే అందజేశారు. ఆయనతోపాటు మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ సున్నం నవ్యశ్రీ సత్యం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎదురుచూపులు!

- రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసాపై ఎన్నో ఆశలు
- అర్హుల్లో అనేక సందేహాలు?



నవతెలంగాణ- జగిత్యాల

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం అర్హులు ఆశగా ఎదురు చూస్తున్నారు. జగిత్యాల జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన అధికారులు గత నెల 26న లబ్ధిదారులకు అర్హత పత్రాలు ఇచ్చారు. ఇటీవల మండలంలోని ఒక రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేసి ఆయా గ్రామాల్లోని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించిన ఆర్థిక సాయం జమ చేశారు. కానీ మిగిత గ్రామాల రైతులకు రైతు భరోసా అందకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు రూ.6వేలు జమ చేసింది. జగిత్యాల జిల్లాలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 24147 మందిని గుర్తించారు. కొత్త రేషన్ కార్డు కోసం 19947 దరఖాస్తు వచ్చాయి. గ్రామ సభల్లో వెల్లడించిన లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు లేవని అనేక మంది మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు పరిశీలించి అత్యధిక అర్జీలను ఆమోదించి అర్హుల జాబితాల్లో చేర్చారు. అధికారులు ఎంపిక చేసిన గ్రామాల్లో జనవరి నెల 26న సమావేశాలు జరిగాయి. అర్హతనే ప్రామాణికంగా తీసుకుని సొంత స్థలం కలిగిన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల అర్హత పత్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేశారు.

కలం స్ఫూర్తి బస్సు యాత్రను సందర్శించిన జిల్లా కలెక్టర్

నవతెలంగాణ-జగిత్యాలటౌన్

పట్టణంలోని ప్రభుత్వ ఓల్డ్ పాఠశాలలో ప్రాంగణంలోని ఏర్పాటు చేసిన కలం స్ఫూర్తి బస్సు యాత్రను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సందర్శించి ల్యాబ్ పరికరాలను పరిశీలించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి యాత్ర భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ యాత్ర సందర్శించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. యువ పారిశ్రామికవేత్త మధులాష్‌బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను అందించేందుకు నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని కలెక్టర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కలం స్ఫూర్తి యాత్రలో భాగంగా జిల్లాకు రావడం జరిగిందని, ఇందులోని ల్యాబ్ అంత పరిశీలించడం జరిగిందని అన్నారు. నూతన సదుపాయలతో కూడిన ల్యాబ్ అని ఇందులో త్రీడీ ప్రింటింగ్ ఓవర్ బోర్డ్స్, అర్బన్ రియాల్టీ, మార్చువల్ రియాల్టీ వంటి ఆధునిక పరికరాలతో ఉందని అన్నారు. అనంతరం నిర్వాహకుల బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు మామూలుగా మొబైల్ ఫోన్‌లో గాని చూడడం జరుగుతుంది. కానీ రియాల్టీగా చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకుందని అన్నారు. పిల్లల్లో అందరూ చూసి మీరు కూడా నైపుణ్యాలు నేర్చుకొని కొత్త కొత్త టెక్నాలజీ పెంపొందించడానికి అవసరం పడు తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధు సుధన్, జిల్లా విద్యాధికారి రామ్, తహసీల్దార్ ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.



త్రీడి ప్రింటింగ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్

విద్యార్థులకు ఆరోగ్య కిట్లు పంపిణీ



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్

నవతెలంగాణ-జగిత్యాలటౌన్

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమశాఖ, జిల్లా బాలల సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం వాల్మీకి ఆవాసం సేవా భారతిలోని విద్యార్థులకు ఆరోగ్య కిట్లను, డస్ట్ బిన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని, పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యమని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సమాజం కూడా పరిశుభ్రంగా ఉంటుందని తద్వారా ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. మనం అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఆరోగ్యం అత్యంత ప్రధానమని, మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడం ఒక్కటే మార్గమన్నారు. ఆవాస విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణతో పాటు మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తూ అనుకున్న లక్ష్యాలను సాధించి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా ఐదు వస్తువులతో కూడిన ఆరోగ్య కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి బోనగిరి నరేష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి హరీష్, సీడబ్ల్యూసీ చైర్మెన్ ధనలక్ష్మి, సభ్యులు శ్రీనివాస్, రాజ్‌కుమార్, కరుణ శ్రీ, విజయలక్ష్మి, వాల్మీకి ఆవాస కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

బేటీ బచావో బేటి పడావో స్పోర్ట్స్ మీట్స్‌లో పాల్గొన్న కలెక్టర్


నవతెలంగాణ-జగిత్యాలటౌన్

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బేటీ బచావో బేటి పడావో స్పోర్ట్స్ మీట్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ హాజరయ్యారు. శనివారం పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియం శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ముందుగా కలెక్టర్‌కు పూల మొక్క ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బేటీ బచావో బేటి పడావో అని కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఆడ పిల్లలు చదువుతో పాటు ఉద్యోగాల్లో గాని చాలా ముందుకు రావడం జరిగిందన్నారు. కాకపోతే ఇంకా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటువంటి కార్యమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందని, అలాగే చదువుతో పాటు క్రీడ రంగాలలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అన్నారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్, నిఖత్ జరీన్ దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారని అన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని చదువు పాటు క్రీడలతోనీ ఆరోగ్యంగా ఫిట్నెస్ గా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ అధికారి నరేష్, ఆర్డీవో మధు సుధన్, జిల్లా విద్యాధికారి రాము, తహసీల్దార్, సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.



విద్యార్థినులను పరిచయం చేసుకుంటున్న కలెక్టర్

కార్మికుల మూడో మహాసభను విజయవంతం చేయాలి



కరపత్రాలను ఆవిష్కరిస్తున్న కార్మిక సంఘ నాయకులు

నవతెలంగాణ-కోరుట్ల

పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌లో ఉన్న బాబు జగ్జీవన్‌బాబు విగ్రహం వద్ద కార్మికుల మూడవ సభ కరపత్రాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 22న జగిత్యాలలో జరిగే జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘ మహా సభను విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామిల్ల రాంబాబు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎండీ ముక్రం, ఏఐటీయూసీ జగిత్యాల టౌన్ ఇన్‌చార్జి వెన్న మహేష్, ఏఐటీయూసీ నాయకులు ఎండి అలీ, ఎండి. సమీర్, మాడిశెట్టి కిరణ్,సాంబార్ మహేష్, రాజేందర్, ధర్మయ్య, వెంకట్,హరిక్, సెంట్రింగ్ సంఘం అధ్యక్షులు బొల్లె గంగాధర్, తెడ్డు కళ్యాణ్, చిట్యాల చంద్రయ్య, చిట్యాల పెద్ద గంగారం, శని గారపు రవి, కన్నెపల్లి సాయిలు, ఓంకా రాందాస్, చిట్యాల సుమన్, ఓరుగంటి లక్ష్మణ్ పాల్గొన్నారు.



పాల్గొన్న నాయకులు

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

నవతెలంగాణ-కోరుట్ల

మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో గుట్టపై శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణం ఘనంగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త యాదగిరి నవీన్‌రావు, సవిత దంపతులు అన్నదానం చేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో విద్యార్థులు పాడిన భక్తి పాటలు వారు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంతం రాజం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోయినిపల్లి సత్యనారాయణ, బీసీ సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డ వెంకటేష్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, కోరుట్ల కేశవ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ దిలీప్‌రావు, డాక్టర్ కేశవ్‌రావు, నాయకులు పాల్గొన్నారు.

కొత్త రేషన్ కార్డు జారీలో గందరగోళం

నవతెలంగాణ-జగిత్యాల

రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు అందజేయనున్న కొత్త రేషన్‌కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. కొత్త రేషన్‌కార్డు కోసం అర్హులు గతేడాది నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ గ్రామంలో కొంత మందిని లబ్ధిదారుల పేర్లను ప్రకటించింది. దీనిపై మిగతా అర్హులందరు ఆందోళన వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. ప్రభుత్వ సూచనతో అర్హులందరూ గ్రామసభల్లో దరఖాస్తులు సమర్పించారు. మళ్లీ ఈనెల 7న కొత్త రేషన్‌కార్డు అర్హులు, చేర్పులు, మార్పుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరుసటి రోజు శనివారం ఉదయం మీసేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్ పడింది. మీ సేవ కేంద్రాల్లో రేషన్‌కార్డుల స్వీకరణ నిలిపి వేయాలని డీఎస్‌వోలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం రోజుకో ఆదేశాలు ఇవ్వడంతో దరఖాస్తులు దారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు ఇస్తుందా? లేదా అనే నిరుత్సాహంలో ఉన్నారు. ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈసీ బ్రేక్ వేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై ఈసీ స్పందిస్తూ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను నిలిపివేయలంటూ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది.

ప్రభుత్వ పాఠశాలకు ప్రింటర్ అందజేసిన పూర్వ విద్యార్థులు



ప్రింటర్‌ను అందజేస్తున్న పూర్వ విద్యార్థులు

నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం మండలంలోనివర్షకొండ గ్రామం ఉన్నత పాఠశాలలో 2009-2010 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు తిరుమలేష్, కళ్యాణ్ మిత్ర బందం శనివారం ప్రాథమిక పాఠశాలకు రూ.20వేల విలువ గల ప్రింటర్‌ను పూర్వ విద్యార్థులు అందించారు. వారికి పాఠశాల తరుపున ప్రధానోపాధ్యాయులు అచ్చ విజయ భాస్కర్ , ఉపాధ్యాయులు విద్యార్థులు ధన్యవాదములు తెలియ జేశారు. అనంతరం పూర్వ విద్యార్థులను సాల్వాతో ప్రధానోపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.

క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నూకపల్లి



చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ ఎల్ .రమణ

నవతెలంగాణ- మల్యాల

మండలంలోని పోతారం గ్రామంలో వకుళాభరణం శ్రీనివాస్ జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో 20 జట్లు పాల్గొనగా విన్నర్‌గా నూకపల్లి, రన్నర్‌గా మద్దతుల గ్రామ నిలిచింది. ఐల్నేని సాగర్‌రావు సహకార సంఘం అధ్యక్షుడు, జగిత్యాల జిల్లా వేలమ్మ సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.12500 బహుమతులను ఎమ్మెల్సీ రమణ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామ్మోహన్‌రావు, మాజీ సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్ , గ్రామస్తులు పాల్గొన్నారు.

పట్టణంలో ఏసీబీ సోదాలు



నవతెలంగాణ-జగిత్యాలటౌన్

హన్మకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. వరంగల్, జగిత్యాల, కరీంనగర్‌తో పాటు 5 ప్రాంతాల్లో ఏకకాలంలో శ్రీనివాస్ ఇండ్లు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాదినం చేసుకున్నట్టు సమాచారం.ఏసీబీ తనిఖీల్లో పలు ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు గుర్తించిన్నట్లు, అలాగే 2.79 కోట్ల విలువైన 3 ఇళ్లు, 13.57 లక్షల విలువైన 16 ఓపెన్ ప్లాట్లను అధికారులు గుర్తించారని తెలిసింది.

14 లక్షల విలువైన 15.20 ఎకరాల వ్యవసాయ భూమి ఏసీబి సోదాల్లో బయటపడ్డాయి. కిలోన్నర బంగారం, 400 గ్రాముల వెండి, రూ. 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు. 22.85 లక్షల కార్లు, బైక్ లను ఏసీబి అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. అయితే హన్మకొండ డీటీసీగా విధులు నిర్వహిస్తున్న పుప్పాల శ్రీనివాస్ స్వగ్రామం జగిత్యాల కాగా ఇక్కడ సైతం అధికారులు సోదాలు నిర్వహించారు.

ప్రభుత్వ విప్ పరామర్శ



నవతెలంగాణ-ఎండపల్లి

మండల కేంద్రంలో ఇటీవల జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుర ఉదయ్ కిరణ్, చీకటి వెంకటేశం కుటుంబ సభ్యులను ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్‌రెడ్డి ,నాయకులు మద్దుల గోపాల్‌రెడ్డి, ఎండి అభి, సత్యనారాయణ రావు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

సర్వేకు ట్రాక్టర్ ద్వారా గంగ దాటిన అధికారులు

నవతెలంగాణ ఇబ్రహీంపట్నం



మెట్‌పల్లి డివిజనల్ అధికారి శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ప్రసాద్‌తో పాటు మిగతా అధికారులు శనివారం సదర్మాటు భూసేకరణలో భాగంగా కోమటి కొండాపూర్ గోదావరి నది ప్రాంతం కొర్రు ప్రాంతానికి వెళ్లారు. గోదావరి ప్రాంతంలో నీళ్లుఉండడంతో అధికారులను ట్రాక్టర్‌పై కూర్చోబెట్టి ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. అధికారులతో పాటు రైతులు కూడా వెళ్లారు. సర్వేనెంబర్ 339లో 36.39 ఎకరాల భూమి జాయింట్ సర్వే పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్, సదర్ మార్ట్ డీఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అఖిల్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

రాజన్న సేవలో కరీంనగర్ కలెక్టర్



నవతెలంగాణ - వేములవాడ :
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శనివారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వస్తితో స్వాగతం పలికారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు నమిలికొండ రాజేశ్వర్ శర్మ ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్, పర్యవేక్షకులు శ్రీకాంత్ చారి, ఆలయ ఇన్స్పెక్టర్ నూగురి నరేందర్, ఆలయ సిబ్బంది ఉన్నారు.

జిల్లా కలెక్టర్ కు స్వామివారి ప్రసాదాన్ని అందజేస్తున్న ఆలయ అర్చకులు →

ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలన



ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలిస్తున్న నాయకులు

నవతెలంగాణ - రుద్రంగి :
రుద్రంగి మండలంలో కోటి 43 లక్షల నిధులతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రుద్రంగి ప్రజల చిరకాల కోరిక అయినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రజల కోరిక మేరకు కోటి 43 లక్షల రూపాయలతో ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమిపూజ చేయడం జరిగిందని, అప్పటి నుండి ఆసుపత్రి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గెలిచిన సంవత్సర కాలంలోనే రుద్రంగి అభివృద్ధి కోసం కోట్ల నిధులు తీసుకువచ్చి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాల ప్రహరీ గోడలు, లింక్ రోడ్లు, బ్రిడ్జిలు, ఏటిసి కాలేజ్, ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి చెక్కులు, ఎల్ఓసిలు మంజూరు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ అభివద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే మద్దతు ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెలుకల తిరుపతి, మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, బీసీ సెల్ అధ్యక్షుడు గండి నారాయణ, ఆలయ చైర్మన్ కొమిరె శంకర్, ఎర్రం గంగనర్సయ్య, తర్రె లింగం, గండి అశోక్, కట్కూరి దాసు, తర్రె సుదర్శన్, పుదరి మహిపల్, పండుగ గంగధర్, అంబటి శ్రీధర్ పాల్గొన్నారు.

మూడు జిల్లాల మహాసభను విజయవంతం చేయండి

రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా



సమావేశం నిర్వహిస్తున్న జర్నలిస్టులు

నవతెలంగాణ - వేములవాడ :
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియుడబ్ల్యూజె) మూడు జిల్లాల మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీలు పిలుపునిచ్చారు. శనివారం వేములవాడ పట్టణంలోని ఆహా ఫుడ్ కోర్టు మీటింగ్ హల్‌లో కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు చెందిన జర్నలిస్టులు మహాసభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మహాసభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్‌తో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కొలిపాక నర్సయ్య, కనకారెడ్డి, జిల్లా రమేష్, కొత్వాల్ శ్రీనివాస్, మహమ్మద్ అజీమ్, నేరెళ్ల కమలాకర్, సిహెచ్ దేవరాజు, పండుగ స్వామి, షేక్ రియాజ్, సంటి రాజేందర్, దుర్గం పరశురాం, ప్రవీణ్, సయ్యద్ ఫహద్ పాషా, కోడం గంగాధర్, శ్రీకాంత్, హరీష్, షోయబ్, శ్యామ్, నయీం, ముషాహిద్, ఇమ్రాన్, షబ్బీర్, జునైద్, జబ్బర్, నాగరాజు, గంగాధర్‌తో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

రాజ్యాంగ బద్దంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి..

ఉమ్మడి జిల్లా బీసీ సాధికారత సంఘం కన్వీనర్ పొలాస నరేందర్



నవతెలంగాణ - వేములవాడ :
రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉమ్మడి జిల్లా బీసీ సాధికారత సంఘం కన్వీనర్ పొలాస నరేందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని, బీసీలకు ఇస్తానన్న 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని,. రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సాధికారత సంఘం పక్షాన ఆయన కోరారు. బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అనడం హాస్యాస్పదం అన్నారు. ఎలాంటి కోర్టు చిక్కులు రాకుండా చట్టబద్ధ రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ కుల సర్వే తప్పుల తడకగా ఉందని, ఈ సర్వేను రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంగీకరించడం లేదని, గత ప్రభుత్వ సర్వేలో బీసీల జనాభా 51శాతం ఉందని, నేటి సర్వేలో బీసీ జనాభా 46శాతం ఉందని, గతంలో కంటే బీసీ జనాభా పెరగాల్సింది ఉండగా, 5 శాతం తగ్గడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా నిపుణుల కమిటీని వేసి, అన్ని అంశాలపై చర్చించి ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం పక్షాన సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

గీత కార్మికుడి మృతి



మృతిచెందిన రాజారాం గౌడ్

నవతెలంగాణ - కొనరావుపేట :
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో శనివారం గీత కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు, ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నిమ్మపల్లి గ్రామానికి చెందిన దొంతర వేణి రాజారాం గౌడ్ (72) కులవత్తిలో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్లు గీసేందుకు నిమ్మపల్లి గ్రామ శివారులోని తాళ్లకు వెళ్లాడు. రాత్రి వరకూ ఇంటికి రాకపోవడంతో అతడి కొడుకు దొంతర వేణి సాయి కృష్ణ తన స్నేహితులతో కలిసి వెళ్లి వెతకగా తన తండ్రి బైక్ వాగు ఒడ్డున ఉన్నదని, కొంత దూరంలో ఒడ్డుపై మోకు, సెల్ ఫోన్ పెట్టి ఉండి ఒడ్డు కింద బోర్లా పడి ఉన్నట్టు గమనించాడు. తట్టి చూడగా స్పృహ కోల్పోయి ఉండి, ముక్కులోనుంచి కొద్దిగా రక్తస్రావం అయి ఉన్నదని, వెంటనే అంబులెన్స్ పిలిపించి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్ పరీక్షించి మృతిచెందినట్టు ధృవీకరించారు. దొంతర వేణి సాయి కృష్ణ తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందినట్లుగా అనిపిస్తుందని ఫిర్యాదు ఇవ్వగా కొనరావుపేట ఎస్సై ప్రశాంత్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ



మాట్లాడుతున్న కోడం రమణ

నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్ :
పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలోని బివై నగర్‌లో పనిచేస్తున్న పవర్లూమ్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2023 యార్న్ సబ్సిడీ, కూలీ పెంపు, వర్కర్ టు ఓనర్ తదితర సమస్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కోడం రమణ మాట్లాడుతూ, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభంతో గత కొన్ని నెలల నుండి కార్మికులకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దాదాపు 15 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ప్రభుత్వం కార్మికుల ఉపాధి కల్పించాలని నేపథ్యంలో మహిళా పొదుపు సంఘాల మహిళలకు చీరలను ఇచ్చేందుకు ఆర్డర్లను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రోజుకు కనీసం రూ.1000లు వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలన్నారు. అదేవిధంగా 2023 సంవత్సరం 10 శాతం యార్న్ సబ్సిడీ, వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. పవర్లూమ్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 17 తర్వాత ఏ రోజు నుండైనా నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. అదేవిధంగా పట్టణంలో గత కొన్ని ఏండ్లుగా కొనసాగిన చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని కలెక్టరేట్‌కు మార్చడంతో కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్మికుల సమస్యలను దష్టిలో పెట్టుకొని చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని యధావిధిగా బివై నగర్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూశం రమేష్, పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్, ఎనగంటి సత్యనారాయణ, కందుకూరి రమేష్, ఎలగొండ దాసు, కూరపాటి శేఖర్, లచ్చయ్య, ప్రవీణ్, సతీష్, రమేష్, శ్రీనివాస్, రాజేష్ పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేయాలి

- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
- ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
- వంటగది, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
- చిన్న బోనాల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయం తనిఖీ



విద్యార్థినీలతో మాట్లాడుతున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

నవతెలంగాణ - సిరిసిల్ల :
పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయులను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాలలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహం ఆవరణను పరిశీలించారు. అక్కడి నుంచి కిచెన్, స్టోర్ రూమ్‌కు వెళ్లి సరుకుల నాణ్యత, ఆహార పదార్థాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులు చదువుతుండగా, వెళ్లి పరిశీలించారు. సిలబస్ ఎక్కడి వరకు పూర్తి అయిందని ప్రిన్సిపాల్‌ను ఆరా తీశారు. ఇప్పటికే పూర్తి అయిందని, ప్రస్తుతం రివిజన్ చేయిస్తున్నామని ప్రిన్సిపాల్ థెరిసా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపేలా సిద్ధం చేయాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో హాస్టల్ ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు చదువుకు తల్లిదండ్రుల పాత్ర కీలకం

మండల విద్యాధికారి కృష్ణహరి



నృత్యాలు చేస్తున్న చిన్నారులు

నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట :
విద్యార్థులు పాఠశాలలో గురువులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినాలని, విద్యార్థులు చదువులలో ముందుండాలంటే ఇంట్లో తల్లి, తండ్రి పాత్ర కీలకమని అప్పుడే విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గురువుల, కుటుంబ సభ్యుల ఆశాయాలను నిలబెడతారని మండల విద్యాధికారి కృష్ణహరి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ శనివారం ప్రీప్రైమరీ పాఠశాల ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పాల్గొని మాట్లాడుతూ కుటుంబ సభ్యులు విద్యార్థులకు చిన్నతనం నుండే మంచి క్రమశిక్షణ నేర్పి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువులపై గురువులతో పాటు ఇంట్లో పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి గురువుల, కుటుంబ సభ్యుల ఆశయాలను నిలబెట్టాలని అన్నారు. విజ్ఞాన్ పాఠశాల కర్పసాండెంట్ మహమ్మద్ లతీఫ్ పాఠశాల విద్యార్థులకు చదువులతోపాటు క్రీడల్లో, పోటీ పరీక్షలలో ముందు వరుసలో ఉండే విధంగా చూస్తున్నారని అభినందించారు. విద్యార్థులు తరగతి గదులలో చదువులతో మానసికంగా కృంగిపోకుండా క్రీడల్లో రాణిస్తుండడంతో విద్యార్థులు ఉత్తేజంగా, ఉల్లాసంగా, దృఢత్వం కలిగి చదువులలో కూడా రాణిస్తారన్నారు. పేరెంట్స్ కమిటీ సభ్యుడు బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. కరస్పాండెంట్ లతీఫ్ మారుమూల ప్రాంతమైన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయికి మించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన డాన్సులు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్, సంతోష్ కుమార్, డైరెక్టర్లు నయిమున్నిసా, అఫ్రాష్, విద్యార్థుల కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమానికి డబ్ల్యూజేఐ కృషి

- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్
- సిరిసిల్లలో యూనియన్ సభ్యత్వ నమోదు ప్రారంభం



సమావేశంలో మాట్లాడుతున్న రావికంటి శ్రీనివాస్

నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్ :
పత్రికారంగం ఎంతగానో విస్తరించినప్పటికీ, గ్రామీణ జర్నలిస్టుల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు లేకుండా పోయిందని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కోశాధికారి గంగు సతీష్, సంయుక్త కార్యదర్శి దీకొండ అశోక్, కార్యవర్గ సభ్యుడు సిద్దోజు ప్రశాంత్‌లు ఆ యూనియన్‌లో తమ పదవులకు రాజీనామా చేసి రావికంటి శ్రీనివాస్ సమక్షంలో డబ్ల్యూజేఐ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని ప్రధాన దినపత్రికలు మినహాయిస్తే, మెజారిటీ పత్రికలు గ్రామీణ జర్నలిస్టులకు లైన్ అకౌంట్లు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొని ఉందన్నారు. పనివేళలు, వేతనాలు లేని వ్యవస్థ జర్నలిజం రంగంలో కొనసాగుతుండడం దురదృష్టకరమన్నారు. గ్రామీణ జర్నలిస్టుల స్థితిగతుల్లో మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం, యాజమాన్యాలపై ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత జర్నలిస్టు సంఘాలపై ఉందన్నారు. క్రమశిక్షణ, విలువలు, జర్నలిస్టుల సంక్షేమం కోసం డబ్ల్యూజేఐ నిబద్ధతతో పనిచేస్తుందని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి శివరాత్రి ప్రమోద్ కుమార్ తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో బొడ్డు పరుశరాములు, కటకం సంతోష్, కంకణాల శ్రీనివాస్,అల్లె రమేష్, నాయిని బాబు, రాపల్లి భాస్కర్, బుస్స రామనాథం, ఆకునూరి శంకర్, మడుపు మేఘనాథ రెడ్డి, భాస్కర్, దొంతుల రాజేశం పాల్గొన్నారు.

శిలాఫలకాలను కప్పివేసిన అధికారులు

నవతెలంగాణ కథనానికి స్పందన

నవతెలంగాణ - చందుర్తి: నవతెలంగాణ దినపత్రికలో శనివారం "ఎమ్మెల్సీ కోడ్ కూసినా శిలాఫలకాలు అట్లానే ఉన్నాయి" అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే చర్యలు చేపట్టి శిలాఫలకలను కనిపించకుండా కప్పివేశారు.

కప్పివేసిన శిలాఫలకం →



బీడీ కార్మికులకు రూ.4వేలు పెన్షన్ ఇవ్వాలి



మాడుతున్న మూశం రమేష్

నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్ :
బీడీ కార్మికులకు రూ.4వేలు పెన్షన్ అమలు చేయాలని బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు మూశం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో బీడీ వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు రూ. 4 వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 90వేల మంది బీడీ కార్మికులు జీవనోపాధి పొందుతున్నారన్నారు. గత కొంతకాలం నుండి బీడీ పరిశ్రమ యజమానులు కార్మికులకు పని తగ్గిస్తున్నారని తెలిపారు. బీడీ యజమాన్యం కార్మికుల కష్టాన్ని విపరీతంగా దోచుకుంటుందన్నారు. ప్రభుత్వం స్పందించి బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీడీ యూనియన్ జిల్లా నాయకులు సూరం పద్మ, జిందం కమలాకర్, దాసరి రూప, బెజిగం సురేష్ పాల్గొన్నారు.

మిషన్ భగీరథ పైప్ లీక్



నవతెలంగాణ - చందుర్తి :
మూడపల్లి శివారులో మిషన్ భగీరథ పైప్ లీకేజీతో నీరు వృథాగా పోయింది. లీకేజీ వద్ద నీరు ఎత్తుకు చిమ్ముతూ వాటర్ ఫౌంటెన్‌ను తలపించింది. సమాచారం అందుకున్న మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ వెంటనే నీటి సరఫరాను నిలిపివేశారు.

వికలాంగులూ మిగతా విద్యార్థులతో సమానమే

మండల విద్యాధికారి కృష్ణహరి



విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న ఉపాధ్యాయులు

నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట :
మండల కేంద్రంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం వికలాంగుల దినోత్సవం జరిపి దివ్యాంగులకు ఆట పోటీలు నిర్వహించారు. మండల విద్యాధికారి కృష్ణహరి మాట్లాడుతూ దివ్యాంగులు కూడా మిగతా విద్యార్థులతో సమానం అన్నారు. అంగవైకల్యం అడ్డు కాదని అన్నారు. అది అడ్డు అనుకుని అక్కడే ఆగిపోకుండా తమలో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసే భవితా సెంటర్ల సహాయం తీసుకుంటూ తల్లిదండ్రులు కూడా వారికి సంపూర్ణ మద్దతు సహకారం అందిస్తూ శ్రమగా భావించకుండా భవితా సెంటర్ ద్వారా లభిస్తున్న ఫిజియోథెరపీ క్యాంపును వినియోగించుకోవాలని కోరారు. అర్హులైన వికలాంగ విద్యార్థులకు ట్రై సైకిల్, వినికిడి యంత్రాలు, వీల్‌చైర్ అందించడానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మధు మాలతి మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలకు ఆత్మ విశ్వాసం ఎక్కువ ఉంటుందని, ప్రతి దివ్యాంగ పిల్లలు తప్పకుండా బడికి రావాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఆటల పోటీలో గెలిచిన వికలాంగులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో ఉపాధ్యాయులు, ఐఈఆర్పి జి. కళ్యాణి, రేణుక, సిఆర్పి చంద్రయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ



చెక్కు అందిస్తున్న నాయకులు.

నవతెలంగాణ - వీర్నపల్లి :
మండల కేంద్రంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు పెడతనపల్లి చంద్రమౌళి కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేశారు. లబ్దిదారుడు సయ్యద్ మోమీన్‌కు రూ.25 వేల చెక్కును అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు బొంగు తిరుపతి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రవీందర్, మండల కోఆర్డినేటర్, డైరెక్టర్ శ్రీనివాస్, మండల సీనియర్ నాయకులు జోగుల కాంతయ్య పాల్గొన్నారు.

విలేకరి కుటుంబానికి పరామర్శ



పరామర్శిస్తున్న బీఆర్ఎస్ నాయకులు

నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట :
మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన శనార్థీ తెలంగాణ విలేకరి బెస్తా నరేష్ తండ్రి మృతిచెందగా శనివారం బీఆర్ఎస్ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. నరేష్ తండ్రి నర్సయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. నాయకులు విలేకరి నరేష్‌ను పరామర్శించారు. ఈ పరామర్శలో మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు ఎలగందుల నర్సింలు, గొల్లపల్లి నర్సింహారెడ్డి, గుర్రాల రాజిరెడ్డిలు ఉన్నారు.

మంత్రి పొన్నంకు మీడియా డైరీ



మంత్రికి మీడియా డైరీ అందజేసిన జర్నలిస్టులు

నవతెలంగాణ - వేములవాడ :
వేములవాడ పర్యటనకు విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు 2025నూతన సంవత్సర టియూడబ్ల్యూజే (ఐజేయు) మీడియా డైరీని శనివారం యూనియన్ జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి నూగూరి మహేష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ గంప మహేష్ అందజేశారు. డైరీని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పాత్రికేయులకూ, పాత్రికేయేతరులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేలా, సమగ్ర సమాచారంతో, వినూత్న రీతిలో మీడియా డైరీని తీసురావడం అభినందనీయమన్నారు.

వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన



నాయకులతో ముచ్చటిస్తున్న మంత్రి పొన్నం..

నవతెలంగాణ - వేములవాడ రూరల్ :
మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం వేములవాడలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్నూరుకాపు సత్రంలో మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, అది కార్తీక్ తో కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం శుభకార్యాల్లో పాల్గొని హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు.

మహంకాళి అమ్మవారికి బోనాలు



అమ్మ వారికి బోనాలు తీసుకవెళుతున్న దశ్యం

నవతెలంగాణ - గంభీరావుపేట:
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహంకాళి దేవాలయం ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా శనివారం రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

వేసవిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఎంపీడీవో భాస్కరరావు

నవతెలంగాణ-ఎలిగేడు

రానున్న వేసవిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండి గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని ఎంపీడీవో భాస్కరరావు అన్నారు. ఎలిగేడులో తాగునీటి సరఫరాపై శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గ్రామంలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. తాగునీటి వనరుల వద్ద పరిశుభ్రత ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ఉన్న మంచి నీటి బావులను, నీటి ట్యాంక్‌లను, చేతి పంపులను



పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ఆరీఫ్, ఏఈ సూర్యతేజ, పంచాయతీ కార్యదర్శి అంజలి, పంచాయతీ సిబ్బంది, మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు.

రైతులకు అందుబాటులో సరిపడా యూరియా నిలువలు

జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి

నవతెలంగాణ-జూలపల్లి



మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ప్రైవేటు ఎరువుల దుకాణాలలో కలుపుకొని 111 మెట్రిక్ టన్నుల యూరియా, 53శాతం కాంప్లెక్స్ 27 టన్నుల పొటాష్ 15శాతం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఉందని, మండలంలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు మండలం మొత్తం 1634.9 టన్నుల యూరియా సరఫరా జరిగిందని, ఇంకా 1340.1 టన్నుల యూరియా ఈ సీజన్‌కి సరఫరా చేయడం జరుగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వెంట జూలపల్లి ఏవో ప్రత్యూష, సహకార సంఘం సీఈవో సురేష్, సిబ్బంది ఉన్నారు.

బిల్డింగ్ మేస్త్రీలకు గుర్తింపు కార్డులు



నవతెలంగాణ-పెద్దపల్లి

పెద్దపల్లి ప్రాంతంలో పనిచేస్తున్న స్థానిక బిల్డింగ్ వర్కర్లు, మేస్త్రీలు, భవననిర్మాణ గుత్తేదారు లకు గుర్తింపు కార్డులు అందజేయనున్నట్లు భవన నిర్మాణరంగ కార్మిక అసోసియేషన్ నాయకులు తెలిపారు. పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి వచ్చి పని చేస్తున్న బిల్డింగ్ వర్కర్లు, భవన నిర్మాణ గుత్తేదారులు పనులు మధ్యలో నిలిపి గృహనిర్మాణ దారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, అలాంటి వారికి ఇండ్లు నిర్మించుకునే వారు పనులు ఇవ్వొద్దని కోరారు. స్థానికంగా ఉండే భవన నిర్మాణ రంగ కార్మికులు, మేస్త్రీలు, గుత్తేదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసి మార్చి 1న సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. స్థానికంగా ఉండే వారు భవన నిర్మాణ రంగంలోని ఆయా విభాగాల్లో పనిచేసే వారు గుర్తింపు కార్డులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు సయ్యద్ మస్రత్, తాండ్ర సదానందం, పెయింటర్స్, మార్బుల్, ప్లంబర్ ఎలక్ట్రీషియన్ అధ్యక్షులు పీర్ సయాద్ భాయి, కల్లెపల్లి రవి, సమద్, మేస్త్రీ సంఘం నాయకులు చల్లా లక్ష్మన్, కొండ సుధాకర్, కురిమిల్ల సతీష్, పల్లెర్ల సదానందం పాల్గొన్నారు.

ప్రజావాణి కార్యక్రమం రద్దు

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

నవతెలంగాణ-పెద్దపల్లి

కలెక్టరేట్లో సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు, ప్రజలు దీనిని గమనించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎరువుల దుకాణాల తనిఖీ

నవతెలంగాణ-ముత్తారం:



మండలంలోని ఎరువుల దుకాణాల్లో మండల వ్యవసాయాధికారిని జె.అనూష శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులకు ఎరువులు అందించే సమయంలో రశీదు ఇవ్వాలని, నాణ్యమైన ఎరువులను మాత్రమే రైతులకు విక్రయించాలని, నిషేధిత ఎరువులను, విత్తనాలను ఎవరైనా విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎఐఎఫ్‌టీయూ కౌన్సిల్‌ను జయప్రదం చేయండి



నవతెలంగాణ-గోదావరిఖని:

23న గోదావరిఖని మార్కండేయకాలనీలోని రాజ్యలక్ష్మి గార్డెన్స్‌లో జరిగే ఎఐఎఫ్‌టీయూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంను విజయవంతం చేయాలని యూనియన్ నాయకులు కోరారు. సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే-11, ఓసీపీ 5, ఏరియా వర్క్‌షాప్, ఏరియా ఆసుపత్రిల్లో శనివారం గేట్ మీటింగ్‌లను నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక, కర్షక ఐక్యత సాధించి, కార్పొరేటీకరణ, కాంట్రాక్టీకరణ, దోపిడీలపై, కార్మికుల సమస్యలపై ఈ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని, సంఘటిత, అసంఘటిత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నాయకులు ఎం.రాయమల్లు, జి.రాములు, ఎం.రామ స్వామి, బి.యాకన్న, టి.రత్నకుమార్,తదితరులున్నారు.

క్రికెట్ టోర్నమెంట్ పోటీలు



క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న అంతర్గాం తహసీల్దార్

నవతెలంగాణ-గోదావరిఖని:

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం క్రికెట్ టోర్నమెంట్ పోటీలు శనివారం ప్రారంభం అయ్యాయి. ముఖ్య అతిథిగా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు,పెద్దపల్లి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, అంతర్గాం తహశీల్దార్ తూము రవీందర్ పటేల్ హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ అంగోతు రవి కుమార్, వైస్ చైర్మన్ సాయి కుమార్, సెక్రటరీ శ్రీకాంత్, కోల ప్రణీత్ గౌడ్, కర్ణాకర్, సాయి కుమార్, ట్రస్ట్ సభ్యులు, నాయకులు ధరణి రాజేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఆసుపత్రి తరలింపుకు ప్రణాళిక తయారు చేయండి

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

నవతెలంగాణ-పెద్దపల్లి



జిల్లా జనరల్ ఆసుపత్రిలోని ఓపి కాంప్లెక్స్, డయాలసిస్ యూనిట్‌లను ఎంసిహెచ్‌లోకి తరలించేందుకు కట్టుదిట్టమైన ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిలోని ఎంసీహెచ్ ఆసుపత్రి, పెద్దపల్లి మండలంలోని బొంపల్లి పెద్దగుట్టలోని పంపింగ్ స్టేషన్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో 57 కోట్లతో నూతనఆసుపత్రి భవనం నిర్మించేందుకు గాను పాతపడిపోయిన ఆసుపత్రి కూల్చివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, పాత భవనంలో ఉన్న ఓపీ కాంప్లెక్స్, డయాలసిస్ యూనిట్‌లను ఎంసీహెచ్ ఆసుపత్రిలోకి తరలించాలని కలెక్టర్ తెలిపారు. ఎంసీహెచ్ ఆసుపత్రి పరిశీలించిన కలెక్టర్ ఎక్కడ ఓపీ కాంప్లెక్స్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందో పరిశీలించి 3 రోజుల్లో తుది ప్రణాళిక తయారు చేయాలని, తరలింపు ప్రక్రియ చేపట్టి పాతభవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బొంపల్లి పెద్దగుట్టలోని మిషన్ భగీరథ ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆరుమండలాలు, పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు పంపింగ్ స్టేషన్ నుంచి త్రాగు నీరు సరఫరా జరుగుతుందని, రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా సజావుగా నీటి సరఫరా జరిగేలా చూడాలని, పంపింగ్ స్టేషన్లో ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్ఎంవో డాక్టర్ రవీందర్, డాక్టర్ వాసుదేవరెడ్డి, ఈఈ మిషన్ భగీరథ పూర్ణ చందర్ రావు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

నవతెలంగాణ-పెద్దపల్లి



పెద్దపల్లి కలెక్టరేట్ ప్రాంగణంలో గల శ్రీ అలిమేలు మంగ, పద్మావతి సమేత శ్రీ వేంకేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుండి 22 తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, ఉద్యోగుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1975లో ఇరిగేషన్ ఉద్యోగులచే నిర్మించడిన ఈ ఆలయ ప్రత్యేకత గురించి వివరించారు. అంతే కాకుండా గత ఏడాది నిర్వహించిన మాదిరిగా ఈ సంవత్సరం కూడా స్వామి వారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ నెల 13న అంకురార్పణతో మొదలుకుని 17న పెద్దపల్లి కమాన్ నుండి జండా చౌరస్తా మీదుగా అయ్యప్ప టెంపుల్ వరకు శోభాయాత్ర, 19న కలెక్టరేట్‌లోని స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు భాష్యం రంగాచార్యులు, ముఖ్య సలహదారుగా విందు ప్రభాకర్, కమిటీ సభ్యులు సత్యనారాయణ, కొమురయ్య, కేపీ రాజ్ కుమార్ పాల్గొన్నారు.

అవినీతి పాలనకు చరమగీతం పాడిన ఢిల్లీ ప్రజలు

బీజేపీ రామగుండం ఇన్‌ఛార్జి కందుల సంధ్యారాణి

నవతెలంగాణ-గోదావరిఖని:



స్వీట్లు పంపిణీ చేస్తున్న బీజేపీ రామగుండం ఇన్‌ఛార్జి సంధ్యారాణి

ఢిల్లీలో అవినీతి పాలనకు అంతమొందించి ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, దేశంలో అప్రహిత విజయాలతో బీజేపీ దూసుకుపోతుందని బీజేపీ రామగుండం ఇన్‌ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రానికి జరిగిన శాసనసభ ఎన్నికలలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శనంలోని బీజేపీ అత్యధిక సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవడం పట్ల బీజేపీ శ్రేణులు గోదావరిఖని చౌరస్తాలో శనివారం సంబరాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీరివాల్ లిక్కర్ కుంభకోణంతో పాటు అసమర్థ పాలనతో ప్రజలు విసుగుచెంది. సమర్థ బీజేపీ పాలనకు అధికారాన్ని ఇవ్వడం కార్యకర్తలలో ఉత్సాహం నింపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేరుగు హన్మంత్ గౌడ్, కోమల మహేష్, గాండ్ల ధర్మపురి, జక్కుల నరహరి, కోడూరి రమేష్, గుండబోయిన భూమయ్య, మిట్టపల్లి సతీష్, కొండపర్తి సంజీవ్, బాణాల స్వామి, సిలివెరీ అంజి, తడగొండ నర్సయ్య, రాజు, నరేష్ తదితరులున్నారు.

గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో...

బీజేపీ రామగుండం సీనియర్ నాయకులు మహావాది రామన్న ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తా వద్ద సంబురాలు చేపట్టారు. ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుల్వ లక్ష్మి నర్సయ్య, బీజేపీ జిల్లా మాజీ కార్యదర్శి జక్కుల నరహరి హాజరై స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కతజ్ఞతలు తెలిపారు. రానున్న కాలంలో తెలంగాణలో కూడా బిజెపి అధికారం రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గోపగోని నవీన్ గౌడ్, బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనగామ శివరాం, సాగికిషన్ రావు,శివ తదితరులున్నారు.

నవతెలంగాణ-జూలపల్లి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన సందర్భంగా జూలపల్లి మండల బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుని టపాసులు పేల్చి, మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కొప్పుల మహేష్ మాట్లాడుతూ బీజేపీ పార్టీకి ఇంతటి ఘనవిజయాన్ని అందించి నరేంద్రమోడీ నాయకత్వానికి మరింత బలాన్ని చేకూర్చిన ఢిల్లీ ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుడిపాటి సంతోష్ రెడ్డి, గుమ్మడి శంకరయ్య, బూసారపు రవీందర్ గౌడ్, బొజ్జ సంపత్, ఆవులరాజు, పెసరుమల్లేశం, బొజ్జ రమేష్, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

మైనారిటీ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్‌కు సన్మానం

నవతెలంగాణ-గోదావరిఖని



జాయింట్ డైరెక్టర్‌ను సన్మానిస్తున్న ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నాయకులు

తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ జాయింట్ డైరెక్టర్‌గా పని చేసి పదవీ విరమణ పొందిన గోదావరిఖని సప్తగిరి కాలనీకి చెందిన మొహమ్మద్ ఖాసీంను శనివారం ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా గౌసేపాక్ షీల్లా షరీఫ్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొహమ్మద్ ఖాసీంకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ అధ్యక్షులు షేక్ హాజీ అలీ మాట్లాడుతూ విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించి పలువురి మన్ననలను పొందారని, వారి శేష జీవితం నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లీం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీర్ జాకీర్ అలీ, జనరల్ సెక్రెటరీ షేక్ బాజీ, ఉపాధ్యక్షులు జానియాడ్స్, జాయింట్ సెక్రెటరీ హస్సన్ చిస్తి, జంజం మసీదు అధ్యక్షులు మహ్మద్ ఖాసీం, లీగల్ అడ్వైజర్ షానవాజ్, మున్వర్, ల్యాకత్ అలీ బేగ్, మీర్ ఫయాజ్, నయీమ్, షఫీ, బురాన్, ఫయాజ్ అలీ, తాజ్, జిషాన్, చోటు, నిషాంత్, ఖాదర్ అలీ, ఫుర్కాన్, టిప్పు సుల్తాన్, అన్వర్, గౌస్, షఫి తదితరులున్నారు.

పీఆర్‌పీ వెంటనే చెల్లించాలని వినతి

నవతెలంగాణ-గోదావరిఖని:



సింగరేణి యాజమాన్యం అధికారుల వేతనాల్లో భాగమైన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్‌పీ) వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేస్తూ ఇన్‌ఛార్జి జీఎం గోపాల్‌సింగ్‌కు సింగరేణి అధికారుల సంఘం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పోనుగోటి శ్రీనివాస్, ఏరియా ప్రెసిడెంట్ బి.మల్లేష్ ఆధ్వర్యంలో శనివారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులకు జీతంలోభాగమైన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్‌పీ)2022-23కు సంబం ధించి కోల్ ఇండియాలో జూన్ 2024లో చెల్లించబడినప్పటికీ సింగరేణిలో ఇప్పటి వరకు చెల్లించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన చెల్లింపునకు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 25,2024న అధికారుల సంఘంతో జరిగిన నిర్మాణాత్మక సమావేశంలో యాజమాన్యం దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి వెంటనే తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా సెక్రటరీ మల్లేష్, వైస్ ప్రెసిడెంట్ పెరుమల్ల శ్రీనివాస్, డాక్టర్ విష్ణు, సెక్రటరీ అంజయ్య, ట్రెజరర్ క్రాంతి, అన్ని డిపార్ట్‌మెంట్‌ల, గనుల ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.

నిబద్ధత గల పత్రిక 'నవతెలంగాణ'

క్యాలెండర్ ఆవిష్కరణలో ఆర్జీ-3జీఎం నరేంద్ర సుధాకర్ రావు



నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న జీఎం నరేంద్ర సుధాకర్ రావు

నవతెలంగాణ-రామగిరి

నవతెలంగాణ దినపత్రిక నిబద్ధత గల పత్రిక అని సింగరేణి ఆర్‌జి-3 ఏరియా జీఎం నరేంద్ర సుధాకర్ రావు అన్నారు. శనివారం ఆర్‌జి-3 ఏరియాలోని జీఎం కార్యాలయంలో నవతెలంగాణ 2025 క్యాలెండర్‌ను ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ గతంలో ప్రజాశక్తి పేరుతో నడుస్తున్న కాలంలో మాతోపాటు మా మిత్రులు కూడా ప్రజాశక్తిని రెగ్యులర్‌గా చదివే వాళ్ళమని అన్నారు. ఎన్నో సైద్ధాంతిక పరమైన విషయాలు నిజాలను నిక్కచ్చిగా రాసే ఏకైక పత్రిక నవతెలంగాణ అని కొనియాడారు. సమాజంలో పత్రికలు ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రభుత్వాలకు తెలియజేసి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ డీజీఎం రాజేందర్ కుమార్, ఏరియా ఫారెస్ట్ అధికారి బి.కళ్యాణ్, పెద్దపెల్లి జిల్లా ఎడివిటి ఇంచార్జ్ మంచినీళ్ల శోభన్‌బాబు, రామగిరి మండల రిపోర్టర్ నల్లూరి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలు మరింత మెరుగ్గా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష



నవతెలంగాణ-పెద్దపల్లి

జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను మరింత మెరుగ్గా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు లబ్ధిదారుల వివరాలు, ప్రీస్కూల్ నిర్వహణ, అనేమియా నివారణ మొదలగు వివరాలను కలెక్టర్ సంక్షేమ అధికారిని అడిగి తెలుసుకున్నారు. నెలలో ఎన్ని అంగన్‌వాడీ సెంటర్లను తనిఖీ చేశారు. అక్కడ గమనించిన పరిస్థితులు మొదలగు వివరాలను కలెక్టర్ సూపర్‌వైజర్‌లనుఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాలలో నులిపురుగుల దినోత్సవం దృష్ట్యా ఫిబ్రవరి 10న పూర్తిస్థాయిలో పిల్లలందరికీ మాత్రలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు పాలు,గుడ్లు, పల్స్, ఇతర పౌష్టికాహార సరఫరాలో ఇబ్బందులు ఉంటే సూపర్‌వైజర్లు వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి సూపర్వైజర్ తన పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను రెగ్యులర్‌గా మానిటర్ చేస్తూ అవసరమైన పౌష్టికాహారం సెంటర్‌కు అందుతుందా, గర్భిణీ మహిళలకు, బాలింతలకు పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా జరుగుతుందా వివరాలు తెలుసుకోవాలని, ప్రతి సోమవారం దీనిపై నివేదిక అందించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు, సీడీపీవోలు అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మండలంలో సరిపడా యూరియా నిల్వలు

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

ఏవో బండి ప్రమోద్ కుమార్

నవతెలంగాణ-జూలపల్లి/ ధర్మారం



ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా 2 ప్రాథమిక సహకార సంఘాలు నంది మేడారం, పత్తిపాక ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా రైతులకు ఎరువుల సరఫరా యాసంగిలో రైతులకు సరఫరా చేయాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు లేదా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలుతో పాటు డీలర్ లైసెన్సు రద్దుతో పాటు సస్పెండ్ చేస్తామని, ధర్మారం ఏవో బండి ప్రమోద్ కుమార్ తెలిపారు. శనివారం రోజున మండలంలోని దొంగతుర్తిలో ఓం సాయి ఫెర్టిలైజర్స్, డీసీఎంఎస్ దొంగతుర్తి, డీసీఎంఎస్ రామయ్యపల్లి, ధర్మారంలోని దుర్గాదేవి ట్రేడర్స్, సత్యనారాయణ ట్రేడర్స్, సొసైటీ యూరియా రికార్డులు తనిఖీ చేశారు. రికార్డులో ఉన్న స్టాక్, గోదాములో ఉన్న సరుకులను సక్రమంగా ఉన్నాయా? లేదా? అని పరిశీలించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు

నవతెలంగాణ-యైటింక్లైన్ కాలనీ

రామగుండం మండలం అల్లూరు గ్రామంలో హజ్రత్ సయ్యద్ మొహిజుద్దీన్ హుస్సయిని ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పీఠాధిపతి సయ్యద్ అఖిల్ బాబా శనివారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉర్సు ఉత్సవాలను 2 రోజుల పాటు అల్లూరు గ్రామంలోని దర్గా వద్ద నిర్వహిస్తామని అందులో ఫిబ్రవరి 9నజెండా సమర్పణ,10న గంధం ఊరేగింపు, వస్త్రాలంకరణ నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని భక్తుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

బాధ్యతలు స్వీకరణ...

నవతెలంగాణ-ఓదెల




మండల తహశీల్దార్‌గా జె.సునిత శనివారం బాధ్యతలను స్వీకరించారు. ఓదెల తహశీల్దార్‌గా పనిచేసిన యాకన్న బదిలీపై వెళ్ళగా,పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి బదిలీపై వచ్చిన తహసీల్దార్‌కు సునితకు రెవెన్యూ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి

గోదావరిఖని ఏసీపీ మడత రమేష్

నవతెలంగాణ-గోదావరిఖని:



శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ అన్నారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్-1 ఇంద్రసేనారెడ్డి, ఇన్‌స్పెక్టర్-2 రవీందర్‌లతో కలిసి పోలీస్ స్టేషన్‌లో సిబ్బందితో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారుల యొక్క విధులు, బాధ్యతలు, పోలీస్ స్టేషన్‌లోని కేసులపై, దర్యాప్తు ప్రక్రియపై అవగాహన కల్పించారు. డయల్ 100, సీసీ కెమెరాలు యొక్క ప్రాముఖ్యత, ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలకు చైతన్య పరిచేందుకు వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిబ్బంది వ్యక్తిగత సమస్యలు అడిగి తెలుసుకుని తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

మాజీ డిప్యూటీ మేయర్ దంపతులకు సన్మానం



నవతెలంగాణ - కరీంనగర్

కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరి శంకర్ దంపతులను శనివారం కార్యాలయంలో మున్నూరు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచి సేవలతోనే ఉత్తమ గుర్తింపు లభిస్తుందని, మనం చేసిన మంచి పనులే మనకు సంతృప్తినిస్తాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, నాయకులు ఆవుల శ్రీనివాస్, పురేళ్ల శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.

టెన్త్ విద్యార్థులపై ప్రభుత్వ టీచర్ల ప్రత్యేక శ్రద్ధ

ప్రయివేటుకు ధీటుగా విద్యా బోధన
సాయంకాలం తరగతులు, ప్రతిరోజు స్నాక్స్

నవతెలంగాణ - జమ్మికుంట

ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నడపాలని ప్రభుత్వ సంకల్పానికి జమ్మికుంట మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రణాళికబద్ధంగా కృషిచేస్తున్నారు. పదోతరగతిలో ఉత్తమ ఫలితాల కోసం అంతర్గత పరీక్షలను నిర్వహిస్తున్నారు. తప్పిదాలను చెబుతు, రాబోయే పబ్లిక్ పరీక్షలు మళ్లీ అలాంటి తప్పిదాలు చేయకుండా విద్యార్థులను ప్రిపేర్ చేస్తున్నారు. చక్కటి హ్యాండ్ రైటింగ్‌తో పాటు ఎలాంటి కొట్టివేతలు, అక్షర దోషం లేకుండా, ఒక పేజీలో 15 నుంచి 16 వరుసలు వచ్చే విధంగా రాయాలని విద్యార్థులకు సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను 2024- 25 విద్యా సంవత్సరంలో 10 జీపిఏ గ్రేడ్ సాధించడానికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు సబ్జెక్టు టీచర్స్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఉదయం, సాయంకాల ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పట్టణంతోపాటు జమ్మికుంట మండలంలో 20 గ్రామాల్లో 10 జెడ్పిహెచ్ పాఠశాలలు ఉన్నాయి. కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ బాయ్స్, మైనారిటీ, సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ పాఠశాలలు ఉన్నాయి.

433 మంది టెన్త్ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో, ప్రయివేటు పాఠశాలల్లో నుండి690 మొత్తం విద్యార్థులు 1123 మంది రాబోయే పబ్లిక్ పరీక్షల్లో పది పరీక్షలు రాయడానికి సన్నద్ధం అవుతున్నారు. టెన్త్ సిలబస్ గత డిసెంబర్ లోనే పూర్తిచేసుకుని జనవరి మాసం నుండి రివిజన్ సంబంధిత సబ్జెక్టు టీచర్లు చేస్తున్నారు. పాఠశాలల్లో ఇప్పటికే స్లిప్ టెస్టులు, అంతర్గత పరీక్షలు నిర్వహించారు. మార్చి 6 నుండి 15 వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 21 నుండి ఏప్రిల్ 2 వరకు వార్షిక పరీక్షలు రాయనున్నారు. ఈ సారి కూడా ఏడు పేపర్లు రాయనున్నారు. ప్రతి సబ్జెక్టుకు ఇంటర్నల్ మార్క్స్20 మార్కులు, 80 మార్కులకు పరీక్ష ఉంటుంది.

స్నాక్స్ : టెన్త్ విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున ప్రతిరోజు సాయంత్రం 4.30కు స్నాక్స్ అందజేస్తున్నారు.



సాయంకాలం తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

ప్రత్యేక తరగతులు

టెన్త్ విద్యార్థులకు అదనపు ఉదయం 8గంటల నుండి 9గంటల వరకు, సాయంత్రం 4.30 నుండి 5.30 వరకు తరగతులను సంబంధిత సబ్జెక్టు టీచర్ సమక్షంలో నిర్వహిస్తున్నారు. విద్యార్థుల డౌట్స్ నివృత్తి చేస్తున్నారు.

ప్రయివేటు కంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు ఉన్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల భవనాలు ఉన్నాయి. ఆట స్థలాలు ఉన్నాయి. సుశిక్షులైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత దుస్తులు, పుస్తకాలు అందజేస్తున్నారు.

ఉత్తమ ఫలితాలు సాధిస్తాం
- మంతెన హేమలత, ఎంఈఓ



ప్రభుత్వ పాఠశాలలో చదివే టెన్త్ విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు, 10/10 జీపీఏ గ్రేడ్ సాధించడానికి ప్రతి పాఠశాల నుండి ఉపాధ్యాయులు రూపొందించిన ప్రణాళిక ప్రకారంగా విద్యార్థులు బాగా కష్టపడి చదువుతున్నారు. గతంలో కంటే మెరుగైన ఫలితాలు ఈసారి వస్తాయని ఆశిస్తున్నాను. ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు నిర్వహించాలి.

టెన్త్ పరీక్ష కేంద్రాలు

మార్చి 21 నుండి ఏప్రిల్ 2 వరకు ఉదయ 9గంటల నుండి 12.15గంటల వరకు పరీక్షలు రాయనున్నారు. జమ్మికుంటలో ఆరు సెంటర్లు మండలంలోని వావిలాల జడ్పీహెచ్ఎస్ పాఠశాల, ఆబాది జమ్మికుంట జడ్పీహెచ్ఎస్ పాఠశాల, పట్టణంలోని జెడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాల, జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల, ఆవాస విద్యాలయం, ఎస్వీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సెంటర్లు ఉన్నాయి.

నాణ్యమైన విద్యను అందిస్తున్నాం
- దామెర సుధాకర్, జడ్పీహెచ్ఎస్ బాలికల ప్రధానోపాధ్యాయుడు



ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. విద్యార్థులను అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుండి ప్రత్యేక దృష్టి పెట్టి డిసెంబర్ వరకు సిలబస్ పూర్తి చేసి, రివిజన్ కూడా పూర్తి కావస్తుంది. ఇప్పటివరకు స్లిప్ టెస్టులు, పాఠశాల అంతర్గత పరీక్షలు నిర్వహించాము. ప్రీ ఫైనల్ పరీక్షలు మార్చి ఆరు నుండి 15 వరకు జరగనున్నాయి. ఈ సారి మంచి వస్తాయని అనుకుంటున్నాము.

అర్థమయ్యేలా బోధన చేస్తున్నారు
కావ్య, జడ్.పి.హెచ్.ఎస్ కొత్తపెల్లి



పాఠశాలలో సబ్జెక్టు టీచర్స్ అర్థమయ్యే రీతిలో డిసెంబర్ మాసం వరకు సెలబస్ పూర్తి చేశారు. రివిజన్ నడుస్తుంది. ఉదయం, సాయంకాల తరగతులు జరుగుతున్నాయి. డౌట్స్‌ను నివృత్తి చేస్తున్నారు. తప్పకుండా 10/10 జీపీఏ గ్రేడ్ సాధిస్తాం.

చిగురుమామిడిలో అట్రాసిటీ కేసు విచారణ



కేసు విచారణ చేస్తున్న ఏసీపీ శుభం ప్రకాష్

నవతెలంగాణ - చిగురుమామిడి

చిగురుమామిడి మండల కేంద్రంలో ఇటీవల నమోదైన అట్రాసిటీ కేసుపై శనివారం కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ విచారణ చేపట్టారు. మండల కేంద్రానికి చెందిన గొర్రెంకల సంతోష్ చిగురుమామిడి వైన్స్‌లో సిట్టింగ్ నడుపుతున్న నాగార్జున్‌ను కులం పేరుతో దూషించినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు అట్రాసిటీ కేసు నమోదుచేశారు. విచారణలో భాగంగా శనివారం ఏసీపీ శుభం ప్రకాష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదుదారుడు నాగార్జున్‌ను, అక్కడి స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. ఆయన వెంట తిమ్మాపూర్ సీఐ స్వామి, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

చొప్పదండిలో దొంగతనం

నవతెలంగాణ: చొప్పదండి



వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్ టీం

చొప్పదండి పట్టణంలోని విజయనగర కాలనీలో దొంగతనం జరిగింది. ఎస్సై గొల్లపల్లి అనూష కథనం ప్రకారం.. విజయనగర కాలనీకి చెందిన సామల తిరుపతి ఈ నెల 3న ఆయన అత్తమ్మ హుస్నాబాద్‌లో చనిపోగా ఇంటికి తాళం వేసి హుస్నాబాద్ వెళ్లారు. శుక్రవారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా, ఇంటి కాంపౌండ్ వాల్‌గేట్ తాళం వేసి అలానే ఉంది. ఇంటి తలుపుల తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా హాలులో, బెడ్ రూమ్‌లో సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి. బెడ్‌రూమ్‌లో ఉన్న బీరువాలో బంగారు బ్రాస్‌లెట్, ఉంగరం, రెండు జతల వెండి పట్ట గొలుసులు, కొంత నగదు మొత్తం విలువ 96వేల రూపాయలు దొంగిలించుకుపోయినట్లుగా సామల తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు ఎస్సై తెలిపారు. ఎవరైనా ఇల్లు వదిలి వేరే ఊరికి, వెళ్లవలసి వస్తే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లాలని, దీని ద్వారా పోలీసులు, ఆ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహించి, దొంగతనాలు జరగకుండా చూస్తామని ఎస్సై తెలిపారు.

ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ దాడులు
183గ్రాముల గంజాయి స్వాధీనం

నవతెలంగాణ - కరీంనగర్ క్రైమ్



కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో శనివారం జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో డి.రేవంత్‌కుమార్ (కరీంనగర్), బి.అభిరామ్ (నంది మేడారం), పి.నాగరాజు (నీరుకుల్ల) వద్దనుంచి 183 గ్రాముల ఎండు గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, రెండు స్పోర్ట్స్ బైక్స్ స్వాధీన పర్చుకుని, వారిపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. వారిని స్థానిక అర్బన్ ఎక్సైజ్ స్టేషన్ వారికి అప్పగించారు. ఈ దాడులలో హెచ్‌సీ మోసిన్, కానిస్టేబుల్స్ కుమార్ యాదవ్, ఖాసింబి, కమలాకర్, కమలుద్దిన్, సంతోష్ సాయి పాల్గొన్నారు.

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

నవతెలంగాణ - వీణవంక

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు వీణవంక మండలం చల్లూరు గ్రామంలో పట్టుకున్నారు. గ్రామంలో విలేజ్ పెట్రోలింగ్ చేస్తుండగా మామిడి మొండయ్య అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడ్డాడు. ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు.

వెన్నంపల్లిలో శ్రీ మత్స్యరేంద్రస్వామి కల్యాణోత్సవం

నవ తెలంగాణ - సైదాపూర్



సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో శనివారం శ్రీ మత్స్య గిరీంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ భూదేవి, నీలాదేవీ సమేత శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి కల్యాణం వేద పండితులు శేషం శేషాచార్యులు, శేషం భానుఆచార్యులు నిర్వహించారు. ఆలయ చైర్మన్ సారబుడ్ల వెంకటరెడ్డి, అరుణ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. అనవాయితీ ప్రకారం వీణవంక మండలం బేతికల్ గ్రామం నుండి అమ్మవార్లకు పుస్తెమట్టెలు తీసుకొచ్చారు. ఈ నెల 19 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ సారబుడ్ల వెంకటరెడ్డి తెలిపారు. కల్యాణోత్సవంలో సైదాపూర్ తహసీల్దార్ మంజుల, వెన్నంపల్లి సింగిల్‌విండో చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జిల్లా వైస్ చైర్మన్ పెసరు కుమారస్వామి ముదిరాజ్, సైదాపూర్ మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, వెన్నంపల్లి మాజీ సర్పంచులు అబ్బిడి పద్మారవీందర్‌రెడ్డి, బిళ్ళ రాజిరెడ్డి, బైరీ కల్పనసదానందం, మాజీ ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బైరి రాజు, పరకాల రమేష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ సారాబుడ్ల రాజిరెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కంది రాజిరెడ్డి, శివాలయం కమిటీ చైర్మన్ కొంపల్లి తిరుపతిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

అద్వితా ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం

నవతెలంగాణ - కరీంనగర్



విద్య, సాంస్కృతిక ప్రదర్శనల సమ్మేళనంగా అద్వితా ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుక 'అద్వితోత్సవ్ 2024-25' అంబేద్కర్ స్టేడియం మైదానంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల కళాత్మక ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధమైన ఈ వేడుక విద్యాసంస్థ అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హైదరాబాద్ క్యాంపస్‌లో సీనియర్ ప్రొఫెసర్ డి.రామయ్య హాజరై మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా పరిశోధన, సృజనాత్మకత, విశ్వదృష్టితో ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్ భారతదేశాన్ని నిర్మించేది యువతే అని అన్నారు. గౌరవ అతిథులుగా హాజరైన ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ రఘురామన్, తెలుగు సాహిత్య ప్రముఖుడు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, తెలంగాణ జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్, విద్యావేత్త కొమరయ్య సోగాని విద్యార్థులను ప్రోత్సహిస్తూ సంస్కృతి, సాహిత్యం, విజ్ఞానం మూడింటి సమన్వయమే సమగ్ర విద్య అని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, నాటికలు, ప్రకృతి పరిరక్షణపై ప్రదర్శించిన స్కిట్స్ అందరినీ అలరించాయి. వేడుకలో, అభ్యాసంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, బోధక సిబ్బంది భారీగా హాజరై ఉత్సాహంగా ఈ వేడుకను ఆస్వాదించారు. అనంతరం అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలిగా పూదరి రేణుక



నవతెలంగాణ - జమ్మికుంట : కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలిగా రెండవసారి చెందిన పూదరి రేణుకశివ కుమార్ నియమితులయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మహిళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు, కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రణవ్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

మానకొండూర్ బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా కవ్వ పద్మ

నవతెలంగాణ - శంకరపట్నం : శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కవ్వ పద్మ మానకొండూర్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా రెండవసారి నియామకమయ్యారు. ఆమె నియామకం పట్ల మండలంలోని మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత రావు, మహిళా జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్,మండల అధ్యక్షుడు గోపగోని బస్వయ్య గౌడ్‌కు కవ్వ పద్మ కృతజ్ఞతలు తెలిపారు.



ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పిస్తా..
పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి



నవతెలంగాణ - కరీంనగర్

రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఆరోగ్య, ఉద్యోగ భద్రత ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా కృషిచేస్తానని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం బోధన్ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బోధన్ పర్యటనకు విచ్చేసిన ఆయనకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మంది యువతతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. భారీ క్రేన్ సహాయంతో గజమాల వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం బోధన్ పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో నరేందర్‌రెడ్డి మాట్లాడారు. రానున్న పట్టభద్రులు ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, గంగా శంకర్, తహేర్ బాయ్, కిషోర్, రాజిరెడ్డి, సూర్య ప్రకాష్, ఎమ్మెస్ జోషి పాల్గొన్నారు.

ఘనంగా పాఠశాల వార్షికోత్సవం



నవతెలంగాణ - మానకొండూర్

మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు డిఈఓ జనార్దన్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి విజయాలు సాధించాలని సూచించారు. పదోతరగతి విద్యార్థులు సమయపాలనతో చదువుతూ మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మధుసూదనాచారి, ప్రధానోపాధ్యాయులు డి. శ్రీనివాస్, సుదర్శనం, హెచ్‌డబ్ల్యూవో రాజమహమ్మద్ పాల్గొన్నారు.

పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతికి పట్టు వస్త్రాలు సమర్పణ



నవతెలంగాణ - గన్నేరువరం

మండలంలోని పారువెల్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మానసా దేవి ఆలయ కమిటీ చైర్మన్ ఎలేటి చంద్రారెడ్డి, కమిటీ సభ్యులు కలిసి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పూజారికి శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ బద్దం తిరుపతిరెడ్డి, కమిటీ సభ్యులు గంప వెంకన్న, బద్దం తిరుపతిరెడ్డి, బద్దం మల్లారెడ్డి, ఎలేటి స్వప్న, సింగిరెడ్డి రాంరెడ్డి, సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, బద్దం వెంకట్రెడ్డి, కల్లేపల్లి దుర్గయ్య, బోడ ప్రతాపరెడ్డి, బద్దం రాజేశ్వర్ రెడ్డి, బద్దం వెంకట్రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ ముదిరాజ్ జేఏసీ క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ - వీణవంక

వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో ముదిరాజుల సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ జేఏసీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ముదిరాజ్ జేఏసీ సంఘం చైర్మన్ గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలోని ముదిరాజుల ప్రధానమైన డిమాండ్ బీసీ 'డీ' నుండి బీసీ 'ఏ'లోకి మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో కొలిపాక పోచలింగం, పూదరి రాజయ్య, రాయణవేణి చంద్రయ్య, రాయణవేణి సమ్మయ్య, రాయణవేణి కనుకయ్య, పూదరి సదయ్య, పూదరి కుమార్, రాయణవేణి కుమార్, రాయణవేణి సాగర్ పాల్గొన్నారు.

బంజారా ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ - మానకొండూర్

వైద్య, ఆరోగ్యశాఖ బంజారా ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను శనివారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మానకొండూర్ పిహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సల్మాన్ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర సెక్రెటరీ, సీహెచ్‌వో బి.రాజు నాయక్, నర్సింగ్ ఆఫీసర్లు షాహనాజ్, ఖలీద్, జ్యోతి, లత తదితరులు ఉన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

నవతెలంగాణ - హుజూరాబాద్ టౌన్

హుజూరాబాద్ తోకలపల్లి గ్రామానికి చెందిన దళిత సంఘ సీనియర్ నాయకుడు మాట్ల రమేష్ మాతృమూర్తి మాట్ల రాధ అనారోగ్యంతో మృతిచెందింది. హుజురాబాద్ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు శనివారం తోకలపల్లి గ్రామం వెళ్లి మాట్ల రాధ మృతదేహానికి పూలమాలతో నివాళులు అర్పించారు. మాట్ల రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం, మారేపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్, ఎమ్మార్పీఎస్ నాయకుడు బొడ్డు సంజీవ్ పాల్గొన్నారు.

మొలంగూర్‌లో వ్యవసాయ మోటార్లు చోరీ

నవతెలంగాణ - శంకరపట్నం

శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో రెండు వ్యవసాయ మోటార్లు చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు. మొలంగూర్ గ్రామానికి చెందిన పొద్దుటూరి సుభాష్‌రెడ్డి, దాసరి శ్రీనివాస్ ఎస్సారెస్పీ త్రీ ఎల్ ఉపకాల్వపై వ్యవసాయ మోటార్లు బిగించి పొలాలకు సాగునీరు పారిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున వచ్చి చూసేసరికి రెండు మోటార్లు కనిపించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మూడురోజుల క్రితం మొలంగూర్ గ్రామానికి చెందిన గాజుల రమేష్ వ్యవసాయ మోటార్ చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు. వ్యవసాయ మోటార్లు దొంగతనంపై కేశవపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతులు తెలిపారు.

బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

నవతెలంగాణ-కరీంనగర్

బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కరీంనగర్‌లోని రాంనగర్ చౌరస్తా నుంచి గీతాభవన్ చౌరస్తా వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 'పట్టభద్రుల సంకల్ప యాత్ర' నిర్వహించారు. ఈ యాత్రకు బండి సంజయ్‌తో పాటు మెదక్, ఆదిలాబాద్ ఎంపీలు రఘునందన్ రావు, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల శంకర్, కాటేపల్లి వెంకరమణారెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త, ఉమ్మడి మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్‌రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను బండి సంజయ్ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అభ్యర్థే లేరు ఎందుకో తెలుసా? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.